ఆదిత్యుని హుండీ ఆదాయం రూ.45 లక్షలు

శ్రీకాకుళం అర్బన్ : అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో హుండీ ఆదాయం రూ.45 లక్షలు వచ్చింది. ఆలయంలోని అనివెట్టి మండపంలో సోమవారం హుండీ లెక్కింపు చేపట్టారు. గత నెల 8 నుంచి ఈనెల 24వ తేదీ వరకు 47 రోజుల్లో ఈ ఆదాయం సమకూరినట్లు ఆలయ ఇఒ వి.హరి సూర్యప్రకాష్ తెలిపారు. నోట్ల రూపేణా 43,11,976, చిల్లర నాణేల రూపేణా రూ.1,79,017 మొత్తం రూ.44,90,993 ఆదాయం సమకూరింది. 36 గ్రాముల బంగారం, 2 కేజీల 140 గ్రాముల వెండి, విదేశీ మారక ద్రవ్యం నోట్ల రూపేణా 26 అమెరికా డాలర్లు సమకూరినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ సూపరింటెండెంట్ బి.వి.వి.ఆర్ ప్రసాద్ పట్నాయక్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, పాలకమండలి సభ్యులు, శ్రీకూర్మం ఆలయ ఇఒ జి.గురునాథరావు తదితరులు పాల్గొన్నారు.

స్వల్పంగా పెరిగిన సాగు

- అత్యధిక మండలాల్లో సాధారణ వర్షపాతం
- వ్యవసాయానికి ఊరట
- జూలైలో కురవాల్సిన వర్షం 142.8 మి.మీ
- ఇప్పటివరకు 189.4 శాతం నమోదు

వర్షాభావ పరిస్థితుల నుంచి జిల్లా క్రమేణా కుదుట పడుతోంది. కరువు పరిస్థితులు పూర్తిగా తొలగకున్నా, పంటల సాగు కాస్త పర్వాలేదనిపిస్తోంది. అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో సాగు శాతం పెరిగింది. వారం రోజుల వ్యవధిలో బంగాళాఖాతంలో రెండు పర్యాయాలు అల్పపీడనం ఏర్పడడంతో జిల్లాలో పలుచోట్ల సమృద్ధిగా వర్షాలు కురిశాయి. జిల్లాలో ప్రస్తుతం లోటు వర్షపాతం కేటగిరీలో ఉన్న మండలాల సంఖ్య గణనీయంగా తగ్గింది. పంటల సాగు మూడు వారాల కిందటి పరిస్థితితో పోలిస్తే కొంత మెరుగుపడింది.

ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి

వర్షాభావ పరిస్థితుల నుంచి జిల్లా రైతాంగం క్రమేణా గట్టెక్కుతోంది. వారం రోజుల కిందటితో పోలిస్తే పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయి. వారం రోజుల వ్యవధిలో జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు కొన్నిరకాల పంటల విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో అన్నిరకాల పంటలు కలిపి 4,37,165 ఎకరాల సాగు లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇందులో వరి 3,98,750 ఎకరాలకు గాను 1,59,558 ఎకరాల్లో వేశారు. మొక్కజొన్న పంట సాగు కాస్త బాగుంది. ఈ సంవత్సరం 26,375 ఎకరాల విస్తీర్ణంలో వేయాలని అనుకోగా 16,163 ఎకరాల్లో వేశారు. చెరుకు పంటను 4,550 ఎకరాల మేర వేస్తారని అంచనా వేయగా 995 ఎకరాలు (22 శాతం) మేర వేశారు. పత్తి పంటను 4,620 ఎకరాల్లో వేయాలనుకోగా 995 ఎకరాలు (21 శాతం) మేర వేశారు. కందులు 335 ఎకరాల్లో వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటివరకు 40 ఎకరాలు (12 శాతం) మేర సాగవుతోంది. వేరుశనగ 1332.5 ఎకరాల మేర సాగు లక్ష్యం కాగా ప్రస్తుతం 30 ఎకరాల్లో వేశారు.



పలాస : పొలాల్లో చేరిన నీరు

జూలైలో సాధారణానికి మించి వర్షం

జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఖరీఫ్ సాగుకు అనువైన వర్షం కురవలేదు. అక్కడక్కడా కాస్తంత వర్షం పడినా అది ఏమాత్రం సాగుకు ఉపయోగపడలేదు. జూన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, జూలైలో ఇప్పటివరకు ఒక మాదిరిగా వర్షాలు కురిశాయి. జూన్‌లో సగటున 134.9 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, 69.6 మి.మీ మాత్రమే నమోదైంది. వర్షపాతం లోటు 48.4 శాతంగా ఉంది. జూలైలో ఇప్పటివరకు 142.8 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 189.4 మి.మీ వర్షపాతం నమోదై 32.7 శాతం అదనంగా వర్షం పడింది.

ప్రస్తుతం జిల్లాలో ఏడు మండలాల్లో అధిక వర్షపాతం, 11 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మరో 11 మండలాల్లో వర్షపాతం లోటు ఉండగా, సోంపేటలో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంది. వారం రోజుల కిందట పరిశీలిస్తే రెండు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

విస్తారంగా వర్షాలు

జిల్లాలో సోమవారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోనే శ్రీకాకుళం నగరంలో అత్యధిక వర్షం కురిసింది. రాష్ట్రంలో అధిక వర్షం కురిసిన ప్రాంతాల్లో ఏడు ప్రాంతాలూ జిల్లాలో ఉండడం విశేషం. హిరమండలం గొట్టా బ్యారేజీ ప్రాంతంలో అత్యధికంగా 58.25 మి.మీ వర్షం కురిసింది. జలుమూరులో 55.5 మి.మీ, సరుబుజ్జిలి మండలం విజయరామపురంలో 54.5 మి.మీ వర్షం పడింది. ఎల్.ఎన్ పేటలో 40.75 మి.మీ, పాతపట్నంలో 35 మి.మీ, ఎల్.ఎన్ పేట మండలం కోవిలాంలో 40.75 మి.మీ, బూర్జ మండలం కొల్లివలసలో 19.75 మి.మీ, మెళియాపుట్టిలో 19.5 మి.మీ, పాతపట్నం మండలం జగ్గిలిబొంతులో 16 మి.మీ వర్షం కురిసింది. రణస్థలం మండలం గరికవలసలో 14.5 మి.మీ, ఆమదాలవలసలో 12 మి.మీ వర్షం పడింది.



మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్

ఇంటర్ విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్యం

- నేటికీ అందని ఇంటర్ పాఠ్య పుస్తకాలు
- లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి
- మెగా డిఎస్‌సి విడుదల చేయాలి
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్

విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్ విమర్శించారు. పలు సమస్యల పరిష్కారం కోరుతూ నగరంలోని డేఅండ్‌నైట్ కూడలి వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన విద్యార్థులు సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్తున్న ప్రభుత్వం, ఇంటర్ తరగతులు మొదలై రెండు నెలలు కావస్తున్నా నేటికీ పాఠ్య పుస్తకాలు సరఫరా చేయలేకపోయిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 474 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 210 కళాశాలలు ప్రిన్సిపాళ్లు లేక ఇన్‌ఛార్జీల పాలనలో నడుస్తున్నాయని తెలిపారు. 2,700 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఇంతవరకు భర్తీ చేయలేదన్నారు. ఈ కారణంగానే గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 36 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దూర ప్రాంతాల నుంచి కళాశాలలకు వచ్చే విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలన్నారు. మెడికల్ కళాశాలలో 50 శాతం సీట్ల అమ్మకాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్‌సిని వెంటనే విడుదల చేయాలన్నారు. దీక్షలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హరీష్, ఉపాధ్యక్షులు యు.దుర్గాప్రసాద్, నాయకులు సంతోష్, తిరుపతిరావు, రవితేజ, తరుణ్, యోహాన్, దేవేంద్ర, వంశీ, వినోద్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.



అర్ధనగ్న ప్రదర్శన నిర్వహిస్తున్న సర్పంచ్‌లు

ఆర్థిక సంఘం నిధులు వెనక్కి ఇవ్వాలి

- నిధుల్లేక పంచాయతీల్లో అవస్థలు
- సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షులు గొండు శంకర్
- జెడ్‌పి ఆవరణలో అర్ధనగ్న ప్రదర్శన

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్

గ్రామాల అభివృద్ధికి 14, 15వ ఆర్థిక సంఘం ద్వారా కేటాయించిన రూ.వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి పథకాలకు, అవసరాలకు దారిమళ్లించి వాడుకుంటోందని సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షులు గొండు శంకర్, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనెపు రామకృష్ణంనాయుడు, జిల్లా అధ్యక్షులు పిన్నింటి భానోజీరావు ధ్వజమెత్తారు. తక్షణమే ఆ నిధులను వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లాపరిషత్ కార్యాలయ ఆవరణలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యాన సోమవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామాల ప్రజలు, సర్పంచ్‌ల న్యాయబద్ధమైన 15 డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రెండున్నరేళ్లుగా గ్రామాల్లో అభివృద్ధి పనులు ఏమీ చేయలేక, కనీస మౌలిక సదుపాయాలను ప్రజలకు సమకూర్చలేక సర్పంచ్‌లంతా ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు వేసిన ప్రజలు ప్రశ్నించే స్థితిలో సర్పంచ్‌లు ఉన్నారని చెప్పారు. రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా స్థానిక ఆదాయ వనరుల ద్వారా వచ్చే సొంత నిధులను, కేంద్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సంఘం నిధులనూ ఖాతాల నుంచి చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు.

గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు, గృహసారథులను, సచివాలయ కన్వీనర్లను కొత్తగా ప్రవేశపెట్టి సర్పంచ్‌లకు పోటీగా సమాంతర వ్యవస్థను తీసుకొచ్చి భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సర్పంచ్‌లు ప్రస్తుతం గ్రామాల్లో ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతున్నారన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. తక్షణమే గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు జమ చేసి, అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి నిధులు వినియోగించకుండా గ్రామ పంచాయతీల సొంత నిధులపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఫ్రీజింగ్ ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పలు మండలాల నుంచి సర్పంచ్‌లు పాల్గొన్నారు.



స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు

అక్రమ క్వారీలపై విజిలెన్స్ దాడులు

ప్రజాశక్తి - పొందూరు

మండలంలోని రాపాక పంచాయతీ పరిధి ఇల్లయ్యగారిపేట సమీపంలో అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం దాడులు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌పి సురేష్‌బాబు ఆదేశాల మేరకు డిఎస్‌పి కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేపట్టారు. ఎటువంటి అనుమతులు, లీజులు లేకుండా సర్వే నంబర్ 332, 98లో అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. క్వారీల్లో ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసుల సహకారంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా డిఎస్‌పి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ క్వారీల్లో ఎవరికి లీజులు ఉన్నాయి?, ఎవరికి అనుమతులు ఉన్నాయన్నది గుర్తించి అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ జియాలజిస్టు సురేష్‌కుమార్, పొందూరు ఎఎస్ఐ రామచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.

అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

శ్రీకాకుళం : జిల్లాలో అంగన్‌వాడీల్లో ఖాళీగా ఉన్న 15 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి జయదేవి ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు రెండు, హెల్పర్ పోస్టులు 12, ఒక మినీ అంగన్‌వాడీ కార్యకర్త పోస్టును ప్రభుత్వం భర్తీ చేయనుంది. స్థానికంగా స్థిర నివాసం కలిగిన అర్హులైన వివాహిత మహిళా అభ్యర్థులు ఈనెల 24 నుంచి 31వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలని తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టికి కేటాయించిన ప్రాంతాల్లో 21 ఏళ్లు నిండిన వారు లేనిపక్షంలో 18 సంవత్సరాలు దాటిన వారిని అర్హులుగా గుర్తిస్తామని స్పష్టం చేశారు. కార్యకర్త పోస్టుకు పదో తరగతి, హెల్పర్, మినీ అంగన్‌వాడీ కార్యకర్త పోస్టుకు ఏడో తరగతి చదివి ఉండాలని తెలిపారు. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఎంపిక ఉంటుందని, తుది నిర్ణయం సెలక్షన్ కమిటీదేనని పేర్కొన్నారు.



మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

వాలంటీర్లను కించపరిచే వారికి బుద్ధి చెప్పాలి

రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

ప్రజాశక్తి - వజ్రపుకొత్తూరు

సచివాలయ వ్యవస్థను, వాలంటీర్లను కించపరిచే వారికి బుద్ధి చెప్పాలని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మండలంలోని కొత్తపేటలో రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొద్దు పొడవక ముందే మీ ఇంటి తలుపులు తట్టి సేవలందిస్తున్న వాలంటీర్ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లపై కొంతమంది చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని, దీన్ని ప్రతిఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని తెలిపారు. మండల కేంద్రాల్లోని కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉన్న ఊరిలోనే అన్ని సేవలను సచివాలయ వ్యవస్థ ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసిపికి అండగా నిలిచి ప్రతిపక్ష పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్ వైస్ ఛైర్‌పర్సన్ ప్రతినిధి పాలిన శ్రీనివాసరావు, ఎంపిపి ప్రతినిధి ఉప్పరవల్లి ఉదయ్ కుమార్, పిఎసిఎస్ అధ్యక్షులు దువ్వాడ మధుకేశ్వరరావు, సర్పంచ్ అంబటి శ్రీను, ఎంపిటిసి సభ్యులు బాలక శ్రీను, క్లస్టర్ ఇన్‌ఛార్జి దున్న బాలరాజు, మద్దిలి హరినారాయణ తదితరులు పాల్గొన్నారు.



కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్‌కు మొరపెట్టుకుంటున్న మహిళ

7 వారాలుగా వస్తున్నా...

- అయినా సమస్యను పరిష్కరించడం లేదు
- 'స్పందన'లో మత్స్యకార వృద్ధురాలు ఆవేదన
- ఇళ్లస్థలాలు ఇవ్వాలని చాపురం గ్రామస్తుల వినతి
- రణస్థలం ఎపిఎంపై చర్య తీసుకోవాలని మహిళల ఫిర్యాదు

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్

హద్దులను సరిచేసి, తన భూమిని అప్పగించాలని ఏడు వారాలుగా స్పందన కార్యక్రమానికి వస్తున్నా, తన సమస్యను పరిష్కరించడం లేదని సోంపేట మండలం ఉప్పలాంకు చెందిన మత్స్యకార వృద్ధురాలు నరసమ్మ కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ వద్ద వాపోయింది. నాలుగుసార్లు చలానా తీసినా సోంపేట తహశీల్దార్, సర్వేయర్ స్పందించడం లేదని, మీరైనా న్యాయం చేస్తారన్న నమ్మకంతో ప్రతి వారం వస్తున్నానని చెప్పింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి కలెక్టర్ వినతులు స్వీకరించారు. పలు వ్యక్తిగత, సామాజిక సమస్యలపై 213 మంది వినతులు అందజేశారు. శ్రీకాకుళం మండలం చాపురానికి చెందిన మహిళలు తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. తమ గ్రామ సమీపాన టిడ్కో, జగనన్న కాలనీలు ఉన్నా గ్రామంలో నిరుపేదలకు మాత్రం ఇవ్వకుండా అన్యాయం చేశారని ఫిర్యాదు చేశారు. రణస్థలం మండలం కోటపాడులో గ్రామ కమిటీ తీర్మానం లేకుండా ఎపిఎం ఇష్టారాజ్యంగా విఒఎలను తొలగిస్తున్నారని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆమె వేధింపులకు పాల్పడుతున్నారని 38 సంఘాల సభ్యులు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మార్పు చేయాలని పూలే-అంబేద్కర్ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు గుజ్జల సూర్యనారాయణ కోరారు.

అందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలి

ఆన్‌లైన్‌లో అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులందరికీ మంజూరు చేయాలని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు కొంక్యాన వేణుగోపాల్, ఎన్.ఈశ్వరరావు కోరారు. జిల్లాలో 1200 మందికి పైగా పాత్రికేయ వృత్తిలో ఉన్నారని, గతంలో వీరందరికీ అక్రిడిటేషన్లు మంజూరయ్యేవని గుర్తుచేశారు. ప్రస్తుతం నిబంధనల పేరిట కోతలు విధించడంతో జర్నలిస్టులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కార్యక్రమాల కవరేజ్‌కు అక్రిడిటేషన్ అవసరమని తెలిపారు.

పెండింగ్ వినతులు సత్వర పరిష్కారం

నిర్ణీత సమయంలో స్పందన వినతులను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమం అనంతరం అధికారులతో ఆయన మాట్లాడారు. మండలాల వారీగా పెండింగ్ లేకుండా పరిష్కారం జరగాలన్నారు. పలాస మండలం బొడ్డపాడు వద్ద సుడా ఏర్పాటు చేసిన స్మార్ట్ టౌన్‌షిప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిఆర్ఒ మురళీకృష్ణ, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్, జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్, డిపిఒ రవికుమార్, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

4న వ్య.కా.స జిల్లా మహాసభ

విజయవంతం చేయాలని పిలుపు

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 17వ జిల్లా మహాసభను ఆగస్టు నాలుగో తేదీన శ్రీకాకుళం నగరంలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిర్ల ప్రసాద్, గంగరాపు సింహాచలం తెలిపారు. కూలీలు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు పెద్దసంఖ్యలో తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సుందరయ్య భవన్‌లో సోమవారం నిర్వహించిన సంఘ సమావేశంలో వారు మాట్లాడారు. 1934లో పుచ్చలపల్లి సుందరయ్య వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించి, వ్యవసాయ కార్మికుల హక్కులను ఉద్యమంగా తీర్చిదిద్దారని తెలిపారు.

నాటి నుంచి నేటి వరకు కూలీలు, కర్షకులు, వ్యసాయ కార్మికుల హక్కుల కోసం నిరంతర పోరాటాలు సాగిస్తూ దేశవ్యాప్తంగా సంఘం విస్తరించిందని వివరించారు. మూడేళ్ల కాలంలో జిల్లావ్యాప్తంగా భూ సమస్యలు, ఉపాధి హామీ, వంశధార నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం అమలు, రైతాంగానికి నష్టం చేసే మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని చేపట్టిన పోరాటాల్లో సంఘం భాగస్వామ్యమైందన్నారు. మహాసభల్లో గత పోరాటాలను సమీక్షించి, భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోనున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘ జిల్లా నాయకులు కొల్లి ఎల్లయ్య, గంగరాపు ఈశ్వరమ్మ, డి.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.



శంకుస్థాపన చేస్తున్న స్పీకర్ సీతారాం

ఇంటింటికీ తాగునీరు

శాసనసభ స్పీకర్ సీతారాం

ప్రజాశక్తి - పొందూరు

నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికీ రక్షిత తాగునీటిని అందజేయడమే తన లక్ష్యమని శాసనసబ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని కోటిపల్లి పంచాయతీ మజ్జిలిపేటలో జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా రూ.64 లక్షలతో ఇంటింటికీ తాగునీటి కుళాయిల ఏర్పాటుకు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తున్న ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందని అన్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చదివి వినిపించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ సీపాన హరిహరరావు, జెడ్‌పిటిసి లోలుగు కాంతారావు, ఎంపిపి ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, సర్పంచ్ గురుగుబెల్లి సుధారాణి, మాజీ సర్పంచ్ వాసుదేవరావు, పిఎసిఎస్ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, ఎఎంసి చైర్మన్ బాడాన సునీల్‌కుమార్, వైసిపి మండల అధ్యక్షుడు పప్పల రమేష్‌కుమార్, వైస్ ఎంపిపి ప్రతినిధి వండాన వెంకటరావు పాల్గొన్నారు.



ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్‌పి రాధిక

స్పందన అర్జీల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం

ఎస్‌పి జి.ఆర్ రాధిక

శ్రీకాకుళం: 'స్పందన' కార్యక్రమంలో వచ్చే అర్జీలను పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇచ్చి నిర్ణీత సమయంలోగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్‌పి రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ మండలాల ప్రజల నుంచి వచ్చిన 36 ఫిర్యాదులను సోమవారం స్వీకరించారు. అనంతరం ఫిర్యాదుదారుల నుంచి ముఖాముఖి మాట్లాడారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ఫోన్‌లో సంబంధిత అధికారులకు ఫిర్యాదుదారుల వివరాలు, వారి సమస్యలను తెలియపరచారు. ఈ ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై తనకు ఎప్పటికప్పుడు నివేదిక అందించాలని ఆదేశించారు. కుటుంబ తగదాలకు సంబంధించినవి ఆరు, పౌర సంబంధాలపై 14, పాతవి మూడు, ఇతరులు 13 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు ఎస్‌పిలు విఠలేశ్వరరావు, జె.తిప్పేస్వామి పాల్గొన్నారు.

'చలో పొన్నూరు' పోస్టర్ ఆవిష్కరణ

సోంపేట: రచయిత, జాతీయ దళిత ఉద్యమకారుడు డాక్టర్ కత్తి పద్మారావు జయంతి పురస్కరించుకొని తలపెట్టిన చలో పొన్నూరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జైభీమ్ సేన జిల్లా శాఖ అధ్యక్షుడు నగిరి మోహనరావు కోరారు. ఈ మేరకు సోంపేటలోని జైభీమ్ సేన గ్రంథాలయంలో సంఘ సభ్యులతో కలిసి సోమవారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. జూలై 29న ఎస్‌సి, ఎస్‌టి, బిసిలంతా పొన్నూరుకు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి మర్రిపాటి పూర్ణచంద్రుడు, సభ్యులు క్రాంతి, శ్రీను పాల్గొన్నారు.

మణిపూర్ సిఎం రాజీనామా చేయాలి



పలాస : ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - పలాస

మణిపూర్ రాష్ట్రంలో కుకీ తెగలకు చెందిన గిరిజన మహిళలను పాశవికంగా, సభ్య సమాజం తలదించుకునేలా ఘటనలకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర సిఎం బీరేన్ సింగ్, కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఆల్ ఇండియా ప్రొగ్రెస్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐపా) జిల్లా కన్వీనర్ కోనారి ఈశ్వరమ్మ, రైతు సంఘం నాయకులు మద్దిల రామారావు డిమాండ్ చేశారు. మండలంలోని బొడ్డపాడు పంచాయతీ మామిడిపల్లిలో మణిపూర్ ఘటనకు నిరసనగా సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డబల్ ఇంజిన్ సర్కార్ నడుపుతున్న కేంద్రం మణిపూర్‌లో పెట్టిన రిజర్వేషన్లు చిచ్చు వల్ల 140 మందికి పైగా కుకీ గిరిజనులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతమైన ఆస్తులు దగ్ధమైమయ్యాయని ప్రధాని మోడీ ఇప్పటి వరకు మణిపూర్ సందర్శించకపోవడం బాధ్యతా రాహిత్యం కాదా? అని ప్రశ్నించారు. ఆటోమొబైల్ షాపులో పనిచేస్తున్న మరో ఇద్దరు మహిళలను అత్యాచారం, హత్య చేయటం సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉందన్నారు. తక్షణమే దోషులను అరెస్టు చేయాలని, మణిపూర్‌లో కుకీ గిరిజనులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు వంకల అప్పయ్య, పోతనపల్లి అప్పారావు, పాపయ్య, శాంతమ్మ, పార్వతి, అరుణ, సుందరమ్మ, తులసమ్మ పాల్గొన్నారు.

మణిపూర్ గిరిజన మహిళలను అమానుషంగా నగ్నంగా ఊరేగించిన ఘటనకు ప్రధాని నరేంద్ర మోడీ, మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ బాధ్యత వహించి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే రాజీనామా చేయాలని ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్.రవి, జిల్లా అధ్యక్షుడు గోరు వాసుదేవరావు డిమాండ్ చేశారు. కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద మణిపూర్ ఘటనపై నిరసన తెలిపారు. కార్యక్రమంలో పవన్, మణికంఠ, వెంకటరమణ, గోపాల్, మాధవరావు, దిలీప్ పాల్గొన్నారు.

శ్రీకాకుళం అర్బన్ : మణిపూర్ రాష్ట్రంలో 78 రోజులుగా కొనసాగుతున్న హింసాకాండకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని ఇశ్రా ఫౌండేషన్ ఎడ్ల గౌరునాయుడు డిమాండ్ చేశారు. నగరంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద ఇశ్రా ఫౌండేషన్, ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్, మానవ హక్కుల సంఘాలు ఆధ్వర్యాన విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటనలపై దేశంలో అత్యున్నత సంస్థలైన నేషనల్ ఎస్‌టి కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ వుమెన్ కమిషన్లు ఇంత వరకు పర్యటించకపోవడం దారుణమన్నారు. దేశ ప్రధాని ఈ ఘటనలపై నోరు మెదపకుండా మౌనం దాల్చడం సరికాదన్నారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు బైపల్లి రాజేశ్వరి, విద్యార్థి సంఘాల నాయకులు ఇంద్రజ, సునీల్, మానవ హక్కుల సంఘాల నుచి జేదీద్య భూషన్, కరజాడ ప్రసాద్ పాల్గొన్నారు.



శ్రీకాకుళం అర్బన్ : ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

జగనన్న కాలనీలో ఆక్రమణల తొలగింపు

ప్రజాశక్తి - ఇచ్ఛాపురం

ఇచ్ఛాపురం మున్సిపాలిటీలోని రత్తకన్న జగనన్న కాలనీ కోసం వేసిన లే అవుట్‌లో ఆక్రమణలను రెవెన్యూ, పోలీస్ అధికారులు సోమవారం తొలగించారు. 247 ఎకరాల్లో అక్కడ జగనన్న కాలనీల కోసం లేఅవుట్లు వేశారు. 197/2 సర్వే నంబరులో 102 మంది లబ్ధిదారులకు చెందిన స్థలాన్ని టిడిపి పట్టణ అధ్యక్షుడు కాళ్ల ధర్మారావు ఆక్రమించారని, వెంటనే చర్యలు తీసుకోవాలని రత్తకన్న గ్రామస్తులు, వైసిపి కౌన్సిలర్లు చిడిపోతు జగన్, తాడి ఆదిరెడ్డి, కాళ్ల సత్యం ఇటీవల రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ నిర్వహించిన స్పందనలోనూ వినతిపత్రం అందజేశారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు తహశీల్దార్ మీనాదేవి, ఎస్ఐ గోవిందరావు, మున్సిపల్ కమిషనర్ రమేష్‌తో కలిసి టిడిపి నాయకులు ఆక్రమించి ప్రహరీని యంత్రాలతో తొలగించారు. ఈ సమయంలో బాధితుడు ధర్మారావు అధికారుకు స్థలానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయని, కోర్టులో ఉందని, ఇప్పుడు ఎలా తొలగిస్తారని వాగ్వివాదానికి దిగారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగించామని తహశీల్దార్ బుదులిచ్చారు.



ఆక్రమణలను తొలగిస్తున్న ప్రొక్లెయినర్

31న పిడిఎస్ బియ్యం బహిరంగ వేలం

కోటబొమ్మాళి: ఈ నెల 31న మధ్యాహ్నం 3 గంటలకు కోటబొమ్మాళి ఎంఎల్ఎస్ గొడౌన్ వద్ద 3,090 కిలోల పిడిఎస్ బియ్యాన్ని కలెక్టర్ ఉత్తర్వుల మేరకు బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నామని తహశీల్దార్ జామి ఈశ్వరమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బియ్యాన్ని గతేడాది డిసెంబరు 14న కోటబొమ్మాళికి చెందిన బోయిన కృష్ణారావు ఆటోలో అక్రమంగా నరసన్నపేట తీసుకెళుండగా... కిష్టుపురం జంక్షన్ వద్ద డిటి, రెవెన్యూ అధికారులు దాడిచేసి పట్టుకొని సీజ్ చేశారని అన్నారు. ఈ సీజ్ చేసిన బియ్యాన్ని కోటబొమ్మాళి ఎంఎల్ఎస్ గొడౌన్‌లో ఉంచామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నామని, ఆసక్తిగల వారు పాల్గొవాలని కోరారు.

ఖాదీ వస్త్రాల తయారీ పరిశీలన

ప్రజాశక్తి - పొందూరు

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పొందూరు సన్నఖాదీ వస్త్రాల తయారీ విధానాన్ని సోమవారం హైదరాబాద్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థినులు పరిశీలించారు. మండల కేంద్రంలోని పలు వీధుల్లో ఖాదీ కార్మికులు గృహాలకు వెళ్లి సన్నఖాదీ వస్త్రాల తయారీలో వడుకు ప్రక్రియలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఖాదీ కార్మికులతో వారు మాట్లాడుతూ ఖాదీ తయారీ విధానంలో సాంకేతికతను జోడిస్తే ఈ వస్త్రాలకు మరింత ఆదరణ లభిస్తుందని తెలిపారు. వస్త్రాల తయారీలో కార్మికుల నైపుణ్యాన్ని ప్రశంసించారు. పొందూరు ఖాదీకి అవసరమైతే ఆధునిక సాంకేతికతను అందించేందుకు సంసిద్ధతను తెలిపారు. అలాగే జాతీయ అవార్డు వడుకు కార్మికులతో ముచ్చటించారు.



ఖాదీ కార్మికులతో విద్యార్థినులు

గిరిజన ఆశ్రమ పాఠశాలలపై నిర్లక్ష్యం



విద్యార్థినులతో మాట్లాడుతున్న గౌతు శిరీష

ప్రజాశక్తి - మందస

గిరిజన ఆశ్రమ పాఠశాలలపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆరోపించారు. మండలంలోని బుడంబో గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఇటీవల అస్వస్థతకు గురికావడంతో సోమవారం వారిని పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్యం ఏలా ఉంది, ఆశ్రమ పాఠశాలలో భోజనం మంచిగా పెడుతున్నారా? లేదా? మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేవా? తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలో ఒక్కరంటే ఒక్కరూ రెగ్యులర్ ఉపాధ్యాయులు లేరని, అందరూ కాంట్రాక్టు ఉపాధ్యాయులే ఉన్నారని అన్నారు. తక్షణమే రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థులకు పళ్లు పంపిణీ చేశారు. ఆమెతో పాటు మండల అధ్యక్షులు భావన దుర్యోధన, అధికార ప్రతినిధి దాసరి తాతారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రట్టి లింగరాజు, ప్రధాన కార్యదర్శి లబ్బ రుద్రయ్య, తెలుగు యువత అధ్యక్షుడు నవీన్ కుమార్, క్లస్టర్ ఇన్‌ఛార్జి తమిరి భాస్కరరావు, డొంకురు తిరుపతి, ముంజేటి చంద్రశేఖర్, గార కృష్ణారావు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి



రామకృష్ణ (ఫైల్)

ప్రజాశక్తి - కోటబొమ్మాళి

మండలంలోని హరిశ్చం ద్రపురం జాతీయ రహదారి మధ్య రోడ్డులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలాకి మండలం వనవిష్ణుపురానికి చెందిన గొల్ల రామకృష్ణ (40) మృతి చెందాడు. రైతు పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వ్యక్తిగత కారణాల రీత్యా నరసన్నపేట వచ్చారు. పనులు ముగించుకుని ద్విచక్రవాహనంపై తన స్వగ్రామం వనవిష్ణుపురం వెళ్తున్నాడు. హరిశ్చం ద్రపురం దాటిన తరువాత జాతీయ రహదారికి సమీపంలో ఓ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న అదే మండలం బొద్దాంకు వ్యాన్‌కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రామకృష్ణ తీవ్రంగా గాయపడి అక్కడకక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు తిరుమలరావు, శేఖర్‌లు, తల్లిదండ్రులు అచ్చమ్మ, అప్పయ్యలు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ షేక్‌మహ్మద్ ఆలీ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కాంతిశ్రీ ఆర్థికసాయం



ఆర్థికసాయం అందజేస్తున్న కాంతిశ్రీ

ప్రజాశక్తి - రణస్థలం

మండలంలోని పెద్దకొవ్వాడ పంచాయతీ జనసైనికుడు అల్లిపల్లి వరహాలు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు కాంతిశ్రీ సోమవారం పరామర్శించి రూ.5 వేలు ఆర్థికసాయం అందజేశారు. అలాగే ఆ పంచాయతీ జనసేన పార్టీ నాయకులు రూ.పది వేలు, మండలంలోని నాయకులు గొర్లె సూర్య రూ.5 వేలు అందజేశారు. కార్యక్రమంలో వడ్డాది శ్రీనివాసరావు, లక్ష్మణ్ పాల్గొన్నారు.



కేక్‌ను కట్ చేస్తున్న రమేష్

ఘనంగా రమేష్ జన్మదిన వేడుకలు


కోటబొమ్మాళి: టిడిపి మండల అధ్యక్షులు బోయిన రమేష్ జన్మదిన వేడుకలను టిడిపి కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానులు మధ్య సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక కొత్తమ్మతల్లి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం కార్యకర్తల మధ్య కేక్‌ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు ఉచితంగా భోజనం పెట్టారు. కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, జిల్లా యువ అధ్యక్షులు మెండ దాలినాయుడు, రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, ఎఎంసి మాజీ చైర్‌పర్సన్ వెలమల విజయలక్ష్మి, కామేశ్వరరావు, మాజీ ఎంపిపి తర్ర రామకృష్ణ, కర్రి అప్పారావు, కోరాడ గోవిందరావు, మెండ సింహాచలం, తంగుడు సునీల్ పాల్గొన్నారు.



కషాయం తయారు చేస్తున్న రైతులు

విషమూసిడి కషాయం తయారు

లావేరు: మండలంలోని కొత్తకుంకం పంచాయతీ ఎల్.ఎన్.పురంలో మొక్కజొన్న పంటల్లో కత్తెర పురుగు నివారణ చర్యల్లో భాగంగా విషమూసిడి కషాయాన్ని ప్రకృతి వ్యవసాయం నిర్వహక జిల్లా స్థాయి అధికారి శివాజీ సోమవారం సామూహికంగా తయారు చేయించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అప్పారావు, రాంబాబులు మాట్లాడుతూ ఎకరం మొక్కజొన్న పంటకు కావాల్సిన పదార్థాలు 20 లీటర్ల నీటికి మూసిడికి తొక్క కేజీ పొగాకు కాడలు కిలో పచ్చిమిరప అరకిలో వెల్లిల్లి, అర కిలో ఈవి అన్ని ఓ పాత్రలో వేయాలన్నారు. మూడు పొంగులు వచ్చేవరకు వేడి చేయాలన్నారు. 24 గంటలు గడిచిన తర్వాత చల్లార్చి ఓడకట్టిన ట్యాంకుకు అర లీటర్ వేసి పిచికారీ చేయాలని అన్నారు. దీంతో మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ అవుతుందని అన్నారు. మొదలు లావుగా అవుతుందన్నారు కార్యక్రమంలో సోమశేఖర్, రైతులు పాల్గొన్నారు.



బహుమతులు అందిస్తున్న ప్రిన్సిపాల్ బిందుమాధవి

ఘనంగా తిలక్ జయంతి

కవిటి: స్థానిక కళ్యాణి ఆంగ్ల పాఠశాలలో బాలగంగాధర్ తిలక్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా తిలక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిందుమాధవి మాట్లాడుతూ జూలై 23న జన్మించిన బాలగంగాధర్ తిలక్ జీవిత విశేషాలు విద్యార్థులకు వివరించారు. అనంతరం తిలక్ జీవితంపై వ్యక్తృత్వ పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పాముకాటుతో మహిళ మృతి



లక్ష్మీనరసమ్మ (ఫైల్)

జి.సిగడాం : మండలంలోని శేతుభీమవరం పంచాయతీ గంగాధరపాలెంకు చెందిన కొరగంజి లక్ష్మీనరసమ్మ (69) నిద్రిస్తున్న సమయంలో ఆమె తలపై గురువారం రాత్రి పాముకాటు వేసింది. వెంటనే ఆమె కేకలు వేయగా ఇంట్లో వారు నిద్ర లేచి ఏమైందని చూడగా ఇంట్లో పాము ఉంది. వెంటనే కుటుంబ సభ్యులు జిల్లా సర్వజనాస్పత్రికి తరలించారు. మూడు రోజుల పాటు చికిత్స పొందుతూ సోమవారం పరిస్థితి విషమించి మృత్యువాత పడింది.

పైనాపిల్ ఉత్పత్తులపై వృత్తి శిక్షణ



శిక్షణ ఇస్తున్న శాస్త్రవేత్త సునీత

ప్రజాశక్తి - ఆమదాలవలస

పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పైనాపిల్ విలువాధారిత ఉత్పత్తులపై మూడు రోజుల పాటు వృత్తి శిక్షణా కార్యక్రమాన్ని గిరిజన యువకులకు సోమవారం నిర్వహిస్తున్నట్లు గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సునీత తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పైనాపిల్‌లో పోషకాలు ఉన్నాయని, బ్రోమిలిన్ అనే ఎంజాయ్ జీర్ణక్రియను కలిగి ఉండేలా చేస్తుందని తెలిపారు. వర్షాకాలంలో పైనాపిల్ పళ్లు ఎక్కువగా లభిస్తాయన్నారు. ఈ పళ్లలో నీరు శాతం ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అందుచేత పైనాపిల్‌తో సంవత్సరం పొడవునా జామ్, స్క్వాష్, కాండీలను తయారు చేయవచ్చునని అన్నాడు.. వీటికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉన్నదని తెలిపారు. ఈ సందర్భంగా పైనాపిల్ స్క్వాష్‌ను తయారు చేయడంపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ ఎస్.నేలవేణి, డాక్టర్ సిహెచ్.బాలకృష్ణ, డాక్టర్ బి.మౌనిక, రిసోర్స్ పర్సన్ సుజాత పాల్గొన్నారు.

'టెక్ మహీంద్రా'కు 21 మంది ఎంపిక

టెక్కలి రూరల్: ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ టెక్ మహీంద్రా హైదరాబాదులో ఉద్యోగాలు చేసేందుకు టెక్కలి ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ ఇంజినీరింగ్ కళాశాలలో 2023లో ఇసిఇ, సిఎస్ఇ, ఇఇఇ ఐటి కోర్సులు పూర్తి చేసిన 21 మంది విద్యార్థులు ఎంపికైనట్టు కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి.వి. నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. ఒక్కో అభ్యర్థికి వార్షిక వేతనంగా రూ.4 లక్షలు చెల్లించుటకు అంగీరిస్తూ ఈ మేరకు ఎంపిక జాబితాను టెక్ మహీంద్రా విడుదల చేసిందని వివరించారు. ఈ సందర్భంగా టెక్మహీంద్రాలో ఉద్యోగాలకు ఎంపికైన 21 మంది అభ్యర్థులను డైరెక్టర్ తన ఛాంబర్లో అభినందిస్తూ పట్టుదలతో ఉద్యోగ విధులు నిర్వహిస్తూ ఉన్నత స్థాయిల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈయనతో పాటు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ఇసిఇ హెచ్‌డి డాక్టర్ బి.రామారావు, సిఎస్ఇ హెచ్‌డి డాక్టర్ యు.డి.ప్రసన్న, ఇఇఇ హెచ్‌డి కె.కిరణ్ కుమార్, ఐటి హెచ్ఐడి డాక్టర్ వై.రమేష్, ప్లేస్‌మెంట్ విభాగాధికారి డాక్టర్ ఎం.ఎన్.వి.ఎస్.ఎస్.కుమార్ పాల్గొన్నారు.

వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలి

పొందూరు: గ్రామాల్లో 104 వాహనం ద్వారా అందజేస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి డా.శివకుమార్ అన్నారు. మండలంలోని బురిడికంచరాంలో సోమవారం ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని గర్భిణులకు, బాలింతలరు, వృద్ధులకు, చిన్నారులకు, మంచం పట్టిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. కార్యక్రమంలో డిఇఒ గోవిందరావు, ఎంఎల్‌హెచ్‌పి ఉషారాణి, ఎఎన్‌ఎం రాజేశ్వరి, ఎంపిహెచ్ఒ ఎ.రమణమ్మ పాల్గొన్నారు.

బూర్జ : మండలంలో పెద్దపేట పంచాయతీ మదనాపురంలో సోమవారం బూర్జ పిహెచ్‌స వైద్యాధికారి జి.రాజశేఖర్ 104 వాహనం ద్వారా 65 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ముందుగా రక్తపరీక్షలు నిర్వహించి అవసరమైన రోగులకు మందులు పంపిణీ చేశారు. గర్భిణులకు, సుగర్, బిపి వంటి దీర్ఘకాలిక వ్యాధుల మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్‌బి సరోజిని, శ్రావ్య, ఎఎన్ఎం ఆదిలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ జగదీష్, డేటాఎంట్రీ ఆపరేటర్ వెంకట్‌రమణ, 104 పైలెట్ అసిరనాయుడు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

జి.సిగడాం : 104 సేవలను సద్వినియోగం చేసుకోవాలని బాతువ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రతిష్టశర్మ కోరారు. మండలంలోని జాడ, నడిమివలస సచివాలయాల పరిధిలో 104 ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించారు. యశోద, ఎంఎల్‌హెచ్‌పి, ఆశాలు పాల్గొన్నారు.



పొందూరు : రోగులను పరీక్షిస్తున్న వైద్య సిబ్బంది



టెక్కలి : కిట్లను అందజేస్తున్న సబ్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి

విద్యార్థులకు క్రీడా కిట్లు పంపిణీ

ప్రజాశక్తి - టెక్కలి

మండలంలోని బొరిగిపేట ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన క్రీడా కిట్లను టెక్కలి సబ్‌కలెక్టర్ టి.రాహుల్‌కుమార్ రెడ్డి సోమవారం తన ఛాంబర్‌లో అందజేశారు. ఇటీవల పాఠశాలను సందర్శించిన సమయంలో క్రీడా కిట్లు కావాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరారు. ఈ మేరకు వారికి కిట్లను అందించారు. విద్యాభివృద్ధిలో ప్రతిఒక్క అంశమూ భాగస్వాములు కానున్నదని అభిప్రాయపడ్డారు. ఫుట్‌బాల్, చదరంగం బోర్డు, క్యారం బోర్డు, టెన్నీకాయిట్ వంటి సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో ఎంఇఒలు దల్లి తులసిరావురెడ్డి, దాసుపురం చిన్నారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

'స్పందన'కు 29 వినతులు

సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో 20 వినతులు చేరాయి. వీటిలో అధిక భాగం ఇళ్ల పట్టాలు మంజూరు కావాలని కోరారు. స్పందనలో వచ్చిన వినతుల మేరకు వాటి పరిష్కారానికి ఆయా శాఖలకు అందజేయాలని సిబ్బందికి సూచించారు.

బెల్టులు...

శ్రీకాకుళం అర్బన్ : క్రీడల్లో మరింత నైపుణ్యత సాధించినప్పుడే క్రీడాకారులుగా రాణించే అవకాశం ఉంటుందని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎన్ని సూర్యారావు అన్నారు. మాస్టర్ సాయి బాబా మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన సోమవారం మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభావంతులకు బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ బెల్ట్స్ సోమవారం అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్, సామాజిక న్యాయపోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కల్లేపల్లి రాంగోపాల్, పాతపట్నం తహశీల్దార్ శైలజ, అసోసియేషన్ అధ్యక్షులు, చీఫ్ కోచ్ గాయత్రి, ఎన్.చంద్రరావు పాల్గొన్నారు.

ధర్నాను విజయవంతం చేయాలి

ప్రజాశక్తి - పలాస

మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 31న కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి, ఆ సంఘం మండల కార్యదర్శి పి.భూదేవి పిలుపు నిచ్చారు. కాశీబుగ్గలో ఎన్‌జిఒ హోమ్ ఆవరణలో సోమవారం ధర్నా పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలన్నారు. ధరలకనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఉపాధి భద్రత, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. గాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులు ఆపాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. జగనన్న గోరు ముద్ద పేరుతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలులో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. కొత్త వంట పాత్రలు సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో బి.శశిరేఖ, బసంతి, పి.కమల, సరస్వతి, అరుణ పాల్గొన్నారు.



పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న గణపతి

నేటి నుంచి పాఠశాలల సముదాయాలు

టెక్కలి : విద్యా సంవత్సరం ఆరంభమైన నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఏటా ఇచ్చే పాఠశాలల సముదాయాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వాస్తవంగా ఈ సముదాయాలు ఈ నెల ప్రారంభంలో నిర్వహించాలి ఉంది. అనివార్య కారణాల నేపథ్యంలో వాయిదా పడ్డాయి. మళ్లీ ఈ సముదాయాలు రెండు రోజల పాటు నిర్వహించనున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుల్లో కొందరికి ఒక రోజు, మిగిలిన వారికి మరొక రోజు చొప్పున్న నిర్వహించనున్నారు. ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిలో తెలుగు, గణితం, జీవశాస్త్రం ఉపాధ్యాయులకు మంగళవారం, హిందీ, ఆంగ్లం, సోషల్ స్టడిస్, భౌతికశాస్త్రం ఉపాధ్యాయులకు బుధవారం నిర్వహించనున్నారు. ఆగస్టు మెదటి వారంలో ఎఫ్ఎ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో భాగంగా ఆంగ్ల మాధ్యమంలో బోధన పరీక్షలు ఉండాలన్న ప్రభుత్వ విద్యాశాఖ సూచించిన ఆదేశాల మేరకు పాఠశాలల సముదాయాలకు ప్రాధాన్యం కల్పించనున్నారు.

ఆదర్శప్రాయుడు 'అయ్యంకి'

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్

ప్రజలలో చైతన్యం నింపాలంటే సమాజానికి సమగ్ర సమాచారం తెలియజేయాలన్న లక్ష్యంతో గ్రంథాలయాన్ని స్థాపించిన మహోన్నత వ్యక్తి అయ్యంకి వెంకటరమణయ్య అని గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి కుమార్ రాజు పేర్కొన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అయ్యంకి 133వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో ఉప గ్రంథాలయాధికారి వి.వి.జి.ఎస్.శంకరరావు, లైబ్రేరియన్ ఎస్.వి.రమణమూర్తి, కె.చిరంజీవులు, పి.వరలక్ష్మి, యు.కళ్యాణి, గణేష్, పాల్గొన్నారు.

హడ్కో కాలనీలో...

హడ్కో కాలనీలోని శాఖాగ్రంథాలయంలో గ్రంథాలయాధికారి పి.గ్రసేను, సహాయకులు కె.అనిత అయ్యంకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.

లావేరు : గ్రంథాలయ పితామహుడు, స్వాతంత్ర సమరయోధుడు అయ్యంకి వెంకటరమణయ్య చిరస్మరణీయులని, గ్రంథాలయాల వికాసానికి అలు పెరగని కృషి చేశారని గ్రంథాలయాధికారి మరపాక శ్రీనివాసరావు అన్నారు. లావేరు శాఖాగ్రంథాలయంలో వెంకటరమణయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఉద్యమంలో పాల్గొని, గ్రంథాలయ ఉద్యమానికి ఊపిరిలూదిన అకుంఠిత దీక్షాపరునిగా అయ్యంకి ఎప్పటికీ ఆదర్శప్రాయుడేనని అన్నారు. ఈ సందర్భంగా ఆయన జీవిత చరిత్రపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో బూడిద హేమ ప్రియకు ప్రథమ, ఆర్.శ్రీనివాస్, ఎస్.రామారావులకు ద్వితీయ, తృతీయ స్థానాలు వచ్చాయి. అనంతరం గ్రంథాలయం తరుపున బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సత్యసాయి స్కూల్ ప్రిన్సిపాల్ పి.కళ్యాణి, ఉపాధ్యాయులు టి.పార్వతి, గృహన, రోహిణి, గ్రంథాలయ సహాయకులు ఎ.గడ్డియ్య పాల్గొన్నారు.

రణస్థలం : స్థానిక శాఖాగ్రంథాలయంలో వెంకటరమణయ్య చిత్రపటానికి గ్రంథాలయాధికారి పి.వరలక్ష్మి పూలమాలలు నివాళ్లర్పించారు. ఇందులో భాగంగా చిత్రలేఖనం పోటీలు నిర్వహించి గెలుపొందిన కె.రాంబాబు, కె. శివ, యు.లక్ష్మణరావు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో యోగానంద్, పాపినాయుడు, జి.సూర్య పాల్గొన్నారు.



చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న కుమార్‌రాజా



వినతిపత్రం అందజేస్తున్న సర్పంచ్‌లు

బెంతు ఒరియాలను ఎస్‌టిలుగా గుర్తించాలి

ప్రజాశక్తి - ఆమదాలవలస

జిల్లాలో నివాసం ఉంటున్న బెంతు ఒరియాలను ఎస్‌టిలుగా గుర్తించాలని పాలవలస, పెద్దపాలెం సర్పంచ్‌లు గజ్జన మోహనరావు, సర్దార్ గురువులు నాయుడు కోరారు. ఈ మేరకు పట్టణంలోని స్పీకర్ కార్యాలయంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంను సోమవారం కలిసి కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్నేళ్లపాటు తమ సామాజిక తరగతికి ఎస్‌టి ధ్రువపత్రాలు రెవెన్యూ అధికారులు మంజూరు చేశారని అన్నారు. ఇటీవల కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రెవెన్యూశాఖ నుంచి ఎస్‌టి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడాన్ని ఉన్నతాధికారుల సూచనలతో నిలిపి వేశారన్నారు. విశ్రాంత ఐఎఎస్ అధికారి శామ్యూల్ ఆనంద్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, కమిటీ తన నివేదికను వెల్లడించి బెంతు ఒరియాలను ఎస్‌టి జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని అన్నారు. సిఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో గద్దె ప్రసాద్, మురళీప్రసాద్, శంకరరావు పాల్గొన్నారు.

సామాజిక భవనం మంజూరుకు కృషి

నియోజకవర్గంలో దశాబ్దాలు కాలంగా నివాసం ఉంటున్న నాయీ బ్రాహ్మణుల అభ్యున్నతికి అన్ని విధాల అండగా నిలుస్తానని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. నియోజకవరానికి చెందిన పలువురు నాయిబ్రాహ్మణ సామాజిక తరగతికి చెందిన ప్రతినిధులు స్పీకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సామాజిక భవనానికి స్థలం మంజూరు చేయాలని కోరారు.



మాట్లాడుతున్న ఎమ్మెల్యే కృష్ణదాస్

మడపాంలో 'మన ఊరికి మన ఎమ్మెల్యే'

ప్రజాశక్తి- నరసన్నపేట

ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష కార్యక్రమాలతో అనుక్షణం బిజీగా ఉన్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్... క్షేత్రస్థాయిలో నూరు శాతం సంతృప్తి లక్ష్యంగా మన ఊరికి మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని సోమవారం పరిచయం చేశారు. నరసన్నపేట మండలం మడపం గ్రామ పెద్దలతో, వైసిపి నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, అందుతున్న సంకేమ ఫలాలు, భవిష్యత్‌లో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలు, ప్రజల్లో పాలనపై సంతృప్తి, అసంతృప్తి విధానాలపై చర్చించారు.

కవిత్వంలో జాషువాది ప్రత్యేక స్థానం

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్

ఆధునిక తెలుగు కవిత్వంలో గుఱ్ఱం జాషువా తనదైన శైలిని ప్రదర్శించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు పిట్టా చంద్రపతిరావు అన్నారు. జాషువా వర్ధంతిని పురస్కరించుకుని జ్యోతిరావు పూలే పార్కు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి సోమవారం పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా వాటినే కవిత్వంగా మార్చి బావ కవిగా పేరుగాంచారన్నారు. కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. ఆయన రాసిన పిరదౌసి, గబ్బిలం, హరిశ్చంద్ర నాటకం నేటికీ మనుగడలో కొనసాగుతూ ప్రజల నోట వింటున్నామని అన్నారు. సామాజిక స్పృహ కలిగించే కవితలు రాసి కవి సర్వభౌముడుగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో కంఠం వేణు, కల్లేపల్లి రామగోపాలం, గుత్తు చిన్నారావు, కర్రీ రంగాజీ దేవ్, రావుపల్లి సురేంద్ర, సవలాపురం కిషోర్ పాల్గొన్నారు.



తహశీల్దార్‌కు వినతిపత్రాన్ని అందిస్తున్న నాయకులు

సమస్యలు పరిష్కరించాలని వినతి

మెళియాపుట్టి : మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి గేదెల చైతన్య కోరారు. ఈ మేరకు తహశీల్దార్ పి.సరోజనిని సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. బావుల్లో, వాటర్ ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయాలని కోరారు. చాపర పాఠశాల వద్ద మెయిన్ రోడ్‌లో నెలకొన్న మురుగును తొలగించాలన్నారు. గిరిజన గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కంచరాన సాయి ప్రతాప్, దుక్క బాలరాజు, ప్రశాంత్ కుమార్, ఎస్.చంటి, కిరణ్, శ్రీను, వెంకటరావు, రాజేష్, రాము పాల్గొన్నారు.

46 మంది రక్తదానం

ఇచ్ఛాపురం : ఇచ్ఛాపురం సమీపంలో ఉన్న ఒడిశా చికిటి బ్లాక్ రొంప బరోడా యూత్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధనరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ మేరకు 46 మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బరంపురం మెడికల్ ఆస్పత్రిలో ఎవరూ రక్తం అందక ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఈ రక్తదానం శిబిరం చేశామని అన్నారు. కార్యక్రమంలో రొంప బరోడా యూత్, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.



రక్తదానం చేస్తున్న యువకులు

రోడ్డు పనులు ప్రారంభించాలి

సీతంపేట : మండలంలోని మర్రిపాడు రోడ్డు నుంచి రంగంవలస మీదుగా దుంపలపాడు వరకు గల రోడ్డు పనులను తక్షణమే ప్రారంభించాలని టిడిపి నాయకులు పడాల భూదేవి ఐటిడిఎ పిఒ కల్పనాకుమారిని కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఐటిడిఎలో జరిగిన స్పందన కార్యక్రమంలో పిఒకు వినతిని ఇచ్చిన భూదేవి మాట్లాడుతూ రంగంవలస మీదుగా దుంపలపాడు వరకు గల రహదారి కోసం 2018లో అప్పట్లో టిడిపి ప్రభుత్వం రూ.7.85 కోట్లు మంజూరయ్యాయని, అయితే పనులు ప్రారంభించిన వెంటనే ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేశారన్నారు. నేటికి నాలుగేళ్లయినా ఇప్పటికీ పనులు ప్రారంభించలేదన్నారు.

విద్యతోనే ఉన్నత శిఖరాలు

ఆర్‌జియుకెటి ఛాన్సలర్ కె.సి రెడ్డి

ప్రజాశక్తి - ఎచ్చెర్ల

బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆర్‌జియుకెటి ఛాన్సలర్ కె.సి రెడ్డి అన్నారు. మండలంలోని ఎస్ఎంపురంలో గల ట్రిపుల్ ఐటిలో కౌన్సెలింగ్ ప్రక్రియను సోమవారం ప్రారంభించారు. తొలిరోజు 540 మంది విద్యార్థులకు గానూ 453 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 30 స్టాల్స్‌ను ఏర్పాటు చేయగా, వంద మంది బోధన, బోధనేతర సిబ్బంది ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. తొలి 25 మంది విద్యార్థులకు ఆయన నియామక పత్రాలను అందజేశారు. అనంతరం రూ.4.20 కోట్ల అంచనా వ్యయంతో సిబ్బంది వసతి నిర్మాణ భవన పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ట్రిపుల్ డైరెక్టర్ పెద్దాడ జగదీశ్వరరావు, ఒఎస్‌డి ఎల్.డి సుధాకర్‌బాబు, పరిపాలన అధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్‌కృష్ణ, కౌన్సెలింగ్ కన్వీనర్ ఎస్.ఎస్‌వి. గోపాలరాజు, కౌన్సెలింగ్ కోఆర్డినేటర్ పి.గోవర్ధనరావు ఫైనాన్స్ ఆఫీసర్ ఆసిరినాయుడు తదితరులు పాల్గొన్నారు.



నియామక పత్రాలను అందజేస్తున్న ఛాన్సలర్ కె.సి రెడ్డి

'జగనన్న సురక్ష'ను వినియోగించుకోవాలి



పోలాకి : ఆర్‌బికెను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కృష్ణదాస్

పోలాకి: ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అందించే సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ సూచించారు. మండలంలోని జడూరు, చెల్లాయివలస సచివాలయం పరిధిలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ముందుగా జడూరులో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపిపి ప్రతినిధి ముద్దాడ భైరాగినాయుడు, సర్పంచ్ జి.అసిరితాత, వైసిపి నాయకులు ఆర్.త్రినాథరావు, కణితి సత్తిబాబు, చింతాడ ఉమా, ముద్దాడ రాము, రాయిల మల్లేశ్వరరావు, దంత వెంకట రమణ పాల్గొన్నారు.

రణస్థలం : మండలంలోని పిసిణి గ్రామ సచివాలయం పరిధిలోని నిర్వహించిన జగనన్న సురక్షలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ పాల్గొని 11 రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనారు.

కోటబొమ్మాళి: ప్రజా సమస్యల పరిష్కారానికి జగనన్న సురక్ష కార్యక్రమం సిఎం జగన్ ఏర్పాటు చేశారని నియోజకవర్గ ఇన్‌ఛార్జి దువ్వాడ వాణి అన్నారు. మండలంలోని పెద్దబమ్మిడి సచివాలయం వద్ద ఎంపిపి రోణంకి ఉమామల్లేశ్వరావు, జెడ్‌పిటిసి దుబ్బ వెంకటరావులతో కలిసి ఎంపిడిఒ కె.ఫణీంద్రకుమార్ ఫ్యామిలీ సర్టిఫికెట్లు తదితర ధ్రువపత్రాలను అందజేశారు.



నందిగాం : మాట్లాడుతున్న తిలక్

కార్యక్రమంలో సర్పంచ్ మెండ తాత, తలగాన గణపతి, ఎంపిటిసిలు మెండ జగన్, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్.హేమసుందరరాజు, మండల ప్రత్యేకాధికారి మంద లోకనాథం పాల్గొన్నారు.

నందిగాం : మండలంలోని దేవలభద్రలో నిర్వహించిన జగనన్న సురక్షలో కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, ఎంపిపి ఎన్.శ్రీరామ్మూర్తి పాల్గొని వివిధ రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి చింతాడ శ్రీనివాస్, పిఎసిఎస్ అధ్యక్షులు కురమాన బాలకృష్ణారావు, భైరిగి, జోగారావు యాదవ్, ఎంపిడిఒ జి.శివప్రసాద్ పాల్గొన్నారు.



పలాస : పరామర్శిస్తున్న గౌతు శిరీష

నాయకుల పరామర్శ

ప్రజాశక్తి- పలాస

మండలంలోని మాకన్నపల్లికి చెందిన జీడి రైతు సింహాచలం ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. విషయం తెలుసుకున్న టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి గౌతు శిరీష మృతుడి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబంతో మాట్లాడి సంఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. వైసిపి ప్రభుత్వం హయాంలో రైతులకు భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం చేపట్టిన నాటి నుంచి జీడి మద్దత్ ధరపై దాగుడుమూతలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీడికి మద్దత్ ధర లేక, పెట్టుబడులతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనగొలు చేయాలని డిమాండు చేశారు. ఆమెతో పాటు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి విఠల్‌రావు, సప్ప నవీన్, ఐటిడిపి నియోజకవర్గ అధ్యక్షుడు తమ్మినేని ధనుంజయ, పోలాకి పాపారావు, కుర్మారావు పాల్గొన్నారు. అలాగే మండలంలోని బ్రాహ్మణతర్లకు చెందిన టిడిపి మైనార్టీ నాయకులు పఠాన్ బాబ్జి, ఎంద్రాపు ఊర్వసి, కొత్తూరు గ్రామానికి చెందిన బమ్మిడి దేవరాయలు తల్లి, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ చెందిన గాలి కాంతమ్మ, పురుషోత్తపురానికి చెందిన బి.సింహాచలం, సూదికొండకు చెందిన సావిత్రి, న్యూ కాలనీకు చెందిన కొత్తకోట మోహనరావులను పరామర్శించారు.

మాజీ ఎమ్మెల్యే

గార : మండలంలోని బందరువానిపేట మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి వలలో చిక్కుకుని అక్కడక్కడే ప్రాణాలు కోల్పోయిన పేర్ల గోపి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పరామర్శించి ఓదార్చారు. ఈమె వెంట టిడిపి నాయకులు లోపింటి రాధాకృష్ణారెడ్డి, పొట్నూరు కృష్ణమూర్తి, మత్స్యకార సంఘం జిల్లా సభ్యులు దుమ్ము సందయ్య, కోడా లక్ష్మియ్యా, అప్పారావు, గానగల సూరిబాబు, కె.లక్ష్మణ పాల్గొన్నారు.

దాసునాయుడు...

సంతబొమ్మాళి : కొల్లిపాడులో అనారోగ్యంతో చికిత్స పొందిన మండల మాజీ ఎంపిపి చిదపాన ధర్మార్జునరెడ్డిని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు పరామర్శించారు. సంతబొమ్మాళిలో తెలుగు చిన్నారావు, కొన్న కృష్ణమూర్తి, తంగి దాసు, పేరుశెట్టి కృష్ణారావు, దూబ భైరాగి, పందిర జగ్గారావు కుటుంబాలనూ పరామర్శ చేసి తన సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో రెడ్డి అప్పన్న, మెండ అప్పారావు పాల్గొన్నారు.

తేజేశ్వరరావు...

మెళియాపుట్టి : మండలంలో విద్యావేత్త సిరిపురం తేజేశ్వరరావు పలువురిని పరామర్శించారు. సుందరాడలో సవలాపురం గోపినాయుడు ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని, మాకనాపల్లికి చెందిన వండాన చామంతి ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కార్యక్రమంలో సరాలి సర్పంచ్ పడాల షణ్ముఖరావు, ఎస్.మోహనరావు, సంపత్‌రావు, వండాన దుర్యోధన, తాడేల ఆనందరావు పాల్గొన్నారు.



మెళియాపుట్టి : పరామర్శిస్తున్న తేజేశ్వరరావు

రామ్‌మల్లిక్ నాయుడు...

లావేరు : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు మండలంలోని పలువురిని సోమవారం పరామర్శించారు. లావేరుకు చెందిన టిడిపి నాయకుడు లంకలపల్లి జగ్గన్నదొర తల్లీ సౌభాగ్యం ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. మురపాకకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, వైసిపి నాయకులు తేనెల మంగయ్యనాయుడు మాస్టర్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. వీరి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్, ఎచ్చెర్ల ఎఎంసి మాజీ చైర్మన్ యినపకుర్తి తోటయ్యదొర, జెడ్‌పిటిసి మాజీ సభ్యులు నిదిగంట్ల త్రినాథరావు, లంకలపల్లి వెంకటరావు, గొర్లె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ

పలాస : మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని, అందుకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని శ్రీచైతన్య ప్రాంతీయ పరిరక్షణ అధికారి రామనాయుడు, కో-ఆర్డినేటర్ బాలరాజు అన్నారు. కాశీబుగ్గ శ్రీచైతన్య పాఠశాలలో ఆవరణలో ప్రతినెలా నిర్వహించే స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో హరిత భారత్‌లో భాగంగా సోమవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు నాటడం ద్వారా మానవాళికి ప్రాణవాయువు అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వై.రామకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ రాము, డీన్‌లు కోటేశ్వరరావు, షణ్ముఖరావు, జోగారావు, స్వాగతిక, నీలవేణి, జైబాబు, మనోజ్ పాల్గొన్నారు.

శాసనంలో...

మండలంలోని శాసనాం ఆలయం ఆవరణలో గ్రీన్‌ఆర్మీ ఆధ్వర్యాన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రీన్‌ఆర్మీ అధ్యక్షులు బోనెల గోపాల్ మాట్లాడుతూ ప్రజలు ఏ మొక్కలు అయితే పెంచాలనుకుంటున్నారో ఆ మొక్కలు ఇవ్వడానికి గ్రీన్‌ఆర్మీ సిద్ధంగా ఉందని అన్నారు. ఇష్టమైన మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కప్ప వెంకటరావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్, లీగల్‌సెల్ అధ్యక్షులు రోణంకి శాంతికుమారి, వెంకటరమణ, నేషనల్ బెస్ట్ టీచర్ అస్పాన మధుబాబు, ఉపాధ్యాయులు బోకర దుర్యోధన, దాసరి శ్రీనివాస్, ట్రెజరీ ఆఫీసర్ పేడాడ మన్మథరావు, దాసరి వైకుంఠరావు పాల్గొన్నారు.



ఇచ్ఛాపురం : మొక్కను నాటుతున్న ఎంపిపి పుష్ప

ఇచ్ఛాపురం : పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని ఎంపిపి బోర పుష్ప పిలుపునిచ్చారు. మండలంలోని కొలిగాం పంచాయతీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్ మండల్, మాజీ ఎంపిపి కారింగ మోహనరావు, కారింగా త్రినాథ్ పాల్గొన్నారు.



విత్తనాలను అందజేస్తున్న భాగ్యలక్ష్మి

పెరటితోట పంటలతో ఆరోగ్యం

ప్రజాశక్తి- పొందూరు

ఆరోగ్యకరమైన జీవనానికి పెరటితోటల పంటలు ఎంతో దోహదపడతాయని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ భాగ్యలక్ష్మి, శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్‌లు తెలిపారు. మండలంలో కృష్ణాపురంలో రిలయన్స్ ఫౌండేషన్, కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్త మహిళా రైతులకు పెరటితోట పంటలపై సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో అధికశాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని అన్నారు. ఐదు సెంట్లు స్థలాన్ని కిచెన్ గార్డెన్‌గా చేసుకుని పదకొండు రకాల కూరగాయలను పండించుకొని వాటిని వినియోగించుకోవడం ద్వారా ఎంతో పౌష్టికాహారం లభించి ఆరోగ్యవంతంగా జీవించవచ్చునని తెలిపారు. అనంతరం కూరగాయల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు జి.తిరుమలరావు, సీపాన రాజారావు, మహిళా రైతులు పాల్గొన్నారు.

సకాలంలో సాగునీరు విడుదల చేయాలి

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్

ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ సంబంధించి జిల్లాలోని ఆయా సాగునీటి వనరుల ద్వారా సకాలంలో సాగునీరు సరఫరా చేయాలని పొందూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. కలెక్టరేట్‌లోని సోమవారం జెసి ఎం.నవీన్‌ను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ఆరంభమై చాలా రోజులు పూర్తయినా, సాగునీటి వనరుల ద్వారా నేటికి సాగునీరు విడుదల చేయలేదని తెలిపారు. తోటపల్లి రిజర్వాయరు ద్వారా ప్రస్తుతం అంతంత మాత్రమేనా సాగునీరు విడుదల చేశారని, దీనివల్ల రైతులు పూర్తిస్థాయిలో ఉబాలు చేపట్టలేకపోతున్నారని అన్నారు. నారాయణపురం కుడి కాలువ, మడ్డువలస రిజర్వాయరు నుంచి నేటికీ శివారు ప్రాంత వ్యవసాయ భూములకు పూర్తిస్థాయిలో సాగునీరు విడుదల చేయకపోవడంతో వరి నాట్లు వేసుకోలేకపోతున్నారని అన్నారు. తక్షణమే పూర్తి స్థాయి నీరందించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.



వినతిపత్రం అందజేస్తున్న అప్పలనాయుడు

కలుపు నివారణకు చర్యలు

ప్రజాశక్తి- పొందూరు

వరి ఎదసాగులో కలుపు నివారణ చర్యలను రైతులు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి బెండి బాబ్జీ పేర్కొన్నారు. మండలంలోని దల్లవలసలో సోమవారం పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరువుల వినియోగంపై రైతులు అవగాహన పెంచుకోవాలని తెలిపారు. వరి సాగు విధానంలో పలు మెళకువలను రైతులకు వివరించారు. అలాగే వరి ఎద విధానంలో సాగు ఖర్చులపై రైతులతో మాట్లాడారు. అనంతరం గ్రామ వ్యవసాయ సహాయకులకు పొలంబడితో తగు శిక్షణను అందించారు. కార్యక్రమంలో ఎంపిటిసి కిల్లాన సూర్యారావు పాల్గొన్నారు.



పరిశీలిస్తున్న విద్యుత్‌శాఖ అధికారులు

ప్రమాద స్థలం పరిశీలన

పొందూరు: పొందూరు మండల కేంద్రంలో విద్యుత్ వైర్ తెగపడి యువకుడు గొర్లె వసంతకుమార్ మృతి చెందిన ప్రమాద స్థలాన్ని విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు ఎంఅండ్‌పి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సుదర్శనరావు, ట్రాన్స్‌ఫార్మర్ సెక్షన్ ఇఇ వెంకటరావులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా 33/11 కెవి వైర్ తెగిపడడానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యుత్ స్తంభాలు మధ్య దూరం ఎందుకుందని, రెగ్యులర్‌గా విద్యుత్ వైర్లను పరిశీలించ లేదా? అని ఎఇ దుర్గాప్రసాద్‌ను ప్రశ్నించారు. మండలంలో విద్యుత్ స్తంభాలను, వైర్లను పరిశీలించి ప్రమాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. యువకుడు మృతిపై పూర్తి నివేదిక అందించాలని ఆదేశించారు.

వాహనాల తనిఖీ

బూర్జ : మండలంలో బూర్జ కూడలిలో పోలీస్ స్టేషన్ సిబ్బంది లావణ్య, ఉమామహేశ్వరరావులు ముమ్మరంగా వాహనాలను సోమవారం తనిఖీ నిర్వహించారు. వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాలు జరిగిన సమయంలో హెల్మెట్ వాడితే ప్రాణ నష్టం జరగదని అవగాహన కల్పించారు. వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలూ తప్పసరిగా ఉండాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.



వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు



వినతిపత్రం అందజేస్తున్న జీడి రైతులు

మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలి

పలాస : జీడికి మద్దతు ధర లేక అప్పుల పాలై ఆత్మహ త్య చేసుకున్న జీడి రైతు సైని సింహాచలం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్, మాజీ సర్పంచ్ తెప్పల అప్పలస్వామి డిమాండ్ చేశారు. మండలంలోని మాకన్నపల్లి సచివాలయం అధికారులు టి.రాధ, ఝాన్సీలకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతి చెందిన జీడి రైతు కుటుంబానికి రూ. 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీడి మద్దతు ధర కల్పించా లని, లేకపోతే ఇలానే జీడి రైతుల ఆత్మహత్యలు చేసుకొనే ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి కోరారు.వినతిపత్రం అందజేసిన వారిలో జీడి రైతులు కుత్తం వినోద్‌కుమార్, కుత్తం హేమావతి, టి.రాజు, జె.పోలయ్య, ఎం.లక్ష్మణ్‌కుమార్, కుత్తం ఈశ్వరి, ఎం.భారతమ్మ, జె.కిషోర్ పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధికి కృషి

ఆమదాలవలస : ఆలయాభివృద్ధికి పాలకమండలి సభ్యులు కీలక భూమిక వహించాలని శాసనసబ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నిర్వహించిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్‌గా సాకా శ్రీధర్, పాలక మండలి సభ్యులుగా శిల్లా ప్రశాంతలక్ష్మి, ముంగంటి శ్రీనివాసరావు, బలివాడ సంతోషి రూప, పి.ఆర్.సుధారాణి, ఆర్.అరప్ప, ఐ.అనంతరావు, జామి రమేష్‌లను నియమించారు. ముందుగా ఆలయ ఇఒ కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. వైసిపి నాయకులు అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, దుంపల శ్యామలరావు, దుంపల చిరంజీవి, పొడుగు శ్రీను, శిల్లా మల్లి, సంపదరావు, రామారావు, సాధు చిరంజీవి పాల్గొన్నారు.



కిట్లను పంపిణీ చేస్తున్న వైద్యాధికారి పావని

ఫైలేరియా కిట్లు పంపిణీ

బూర్జ : మండలంలో బూర్జ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉండే 40 మంది ఫైలేరియా రోగగ్రస్తులకు కాళ్లు, చేతులు శుభ్రంపర్చుకోవడానికి అవసరమైన టబ్బు, జగ్గు టవల్, అంటిబయోటిక్ ఆయింట్మెంట్, సోప్ డాక్టర్ పావని సోమవారం కిట్లను అందజేశారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వం అందజేసిన కిట్లను శుభ్రంగా వాడాలని సూచించారు. ఎఎన్ఎం, ఆశా వర్కర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న మూర్తి

మత్స్యకారుల అభివృద్ధికి చర్యలు

పోలాకి : కోస్టల్ ప్రాంతాల్లోని మత్స్యకారుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డి.వి.ఎస్.ఆర్.మూర్తి అన్నారు. మండలంలోని గుప్పిడిపేటలో పోలాకి సి క్రాబ్ ప్రాసెసింగ్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథులుగా సెర్ప్, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలాకి, సంతబొమ్మాళి మండలాల మత్స్యకారుల వివరాలు సేకరించారు. గ్రామంలో ఉన్నారా? వలస వెళ్లారా? అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సెర్ప్ లైవ్లీ హుడ్ డైరెక్టర్ సుధాకర్, ఎసి కొండలరావు, డిపిఎం నారాయణరావు, ఎపిఎం జి.రాజారావు, సర్పంచ్ అసిరి తాత, లండ యర్రయ్య, సిసిలు, విఒఎలు పాల్గొన్నారు.



ఆందోళన చేస్తున్న విద్యార్థులు

విద్యార్థుల ఆందోళన

టెక్కలి : బిసి బాలికల వసతిగృహంలో విద్యార్థినులకు అవసరమైన సీట్లు కేటాయించాలని నిరుద్యోగ పోరాట సమితి జిల్లా నాయకులు తలసముద్రం సూర్యం కోరారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. టెక్కలిలోని పలు కళాశాలల్లో చదువుకునేందుకు పట్టణానికి సమీపంలోని 15 కిలోమీటర్ల దూరం నుంచి విద్యార్థులు వస్తుంటారని అన్నారు. వారు చదువుకోవడానికి అవకాశం ఉన్నా నివశించేందుకు అవకాశం లేక చదువులు మానివేసే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీనిపై సంక్షేమ శాఖాధికారులు, వసతిగృహ ఆధికారులు దృష్టిసారించి గృహాల్లో సీట్లు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థులు యాదగిరి, గోవింద, రాము పాల్గొన్నారు.

మంత్రి ధర్మానను కలిసిన అన్వేష్

ఇచ్ఛాపురం : జిల్లావ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ మైనారిటీలో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు అధ్యక్షుడు పి.అన్వేష్ కోరారు. క్రిస్టియన్ మైనారిటీ సంక్షేమ అసోసియేషన్ ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ ఎం.బాలస్వామితో కలిసి మంత్రి ధర్మాన ప్రసాదరావును సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరినట్లు అన్వేష్ తెలిపారు.

డెంగీ నివారణకు చర్యలు

ప్రజాశక్తి - భామిని

మండలంలోని అత్తికొత్తూరుకు చెందిన ఎన్.సౌజన్య డెంగీబారిన పడినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలను బాలేరు వైద్యులు డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది చేపట్టారు. అనంతరం ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించారు. మలేరియా ఫాగ్గింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి అప్పారావు, ఇఒపిఆర్‌డి కృష్ణారావు, పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు, ఎంపిహెచ్ఇఒ జె.పద్మరాజు, ఎఎన్ఎం సత్యవతి, హెచ్ రాజు, లాక్య ఉన్నారు.